

నవతెలంగాణ

సమగ్ర తెలుగు దినపత్రిక

మెదక్

శనివారం | 28 అక్టోబర్ 2023 | www.navatelangana.com

కాంగ్రెస్‌లో.. ఆ నలుగురు ఖరారు









కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

- పటాన్‌చెరు, నారాయణఖేడ్ పెండింగ్... నీలం మధు.. సంజీవరెడ్డికే ఛాన్స్
- నర్సాపూర్ రాజిరెడ్డి, హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్, దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి, సిద్దిపేట పూజల హరికృష్ణ

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు రెండో జాబితాను ప్రకటించింది. వామపక్షాల పొత్తు, ఇతర పార్టీల వలసల దృష్ట్యా రెండో జాబితాపై సుదీర్ఘ కసరత్తు చేసిన అధిష్టానం శుక్రవారం 45 మంది అభ్యర్థులను ఖరారు చేసి పేర్లు ప్రకటించింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో నాలుగు నియోకవర్గాలకే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో స్పష్టత రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటికే తొలి జాబితాలో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఉన్న 11 నియోజకవర్గాలకు గాను 9చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించగా మరో రెండు చోట్ల ప్రకటించాల్సి ఉంది.

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

వివరాలు 2లో

దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

- బీఆర్ఎస్ నేతల భూకబ్జాలు, దందాలు, పీడిత ప్రజలపై దాడులు ఆపాలి
- మేధావులు,విద్యావేత్తలు సంఘటితం కావాలని పోస్టర్‌లో పిలుపు

నవతెలంగాణ-దుబ్బాక

ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ 'తెలంగాణ రాష్ట్ర కమిటీ, సీపీఐ (మావోయిస్టు)' పేరిట శుక్రవారం దుబ్బాకలో పోస్టర్లు వెలిశాయి. కరీంనగర్ సరిహద్దులో గల సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో వెలసిన ఈ పోస్టర్లు పలువురు రాజకీయ నాయకులను కలవరానికి గురిచే స్తున్నాయి. ఈ పోస్టర్లు ఎవరు వేశారన్న కోణంలో దుబ్బాక పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించడం కోసం పోలీసు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా మావోయిస్టుల ఆనవాళ్లు లేవని అనుకుంటున్న సమయంలో ఈ వాల్ పోస్టర్లు వెలుగులోకి రావడంతో ప్రశాంతంగా ఉన్న దుబ్బాక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లయింది. శుక్రవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఏదుల్లా చెరువు మత్తడి కల్వర్టు సైడ్ పిల్లర్లు, దుంపలపల్లి వార్డు శివారులో ఎల్లమ్మ దేవాలయ సమీపంలో వున్న కల్వర్టుకు

మిగతా2 లో..

జూటా మాటలకు కాంగ్రెస్ నిలువుటద్దం

- ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు వెతలు.. కరెంటు కోతలు తప్పవు
- కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు
- ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్‌లో పాల్గొన్న మంత్రి

వివరాలు 8లో





రూ.4.55కోట్ల విలువ గల బంగారు నగలు పట్టివేత

నవతెలంగాణ-జహీరాబాద్

ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొగుడంపల్లి మండంలోని మాడ్గి వద్ద గల అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారు నగలు పట్టుబడ్డాయి. వాటి విలువ సుమారు రూ.4.55 కోట్లు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాడ్గి అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. గుజరాత్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ స్కార్పియో వాహనంలోని ఒక వ్యక్తి వద్ద 6,986.30 గ్రాముల బంగారు నగలు పట్టుబడ్డాయి. వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా వాటి విలువ సుమారు 4.55 కోట్లు ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతికహక్కులేదు

- రైతులకు ధనికుల్ని చేస్తుంది కేసీఆర్
- కాంగ్రెస్ దరిద్రుల్ని చేయాలని చూస్తుంది
- విలేకర్ల సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

కాంగ్రెస్ నాయకులకు ప్రజల్ని ఓట్లడిగే నైతిక హక్కు లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పట్నం మాణిక్యం, మాజీ టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవుల రాజేందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతుల్ని ధనుకుల్ని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మాత్రం రైతుల్ని దరిద్రుల్ని చేసేందుకు ఓట్లడుగుతుందన్నారు. రాబందులాంటి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బొందా ఎట్టాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా ఒక నమ్మకమన్నారు. కాంగ్రెస్ అంటే మోసం చేసే పార్టీ అని విమర్శించారు.



దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందని, తెలంగాణలోనూ మళ్లీ మోసం చేయాలని చూస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడిన బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని

మిగతా2 లో..

కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్

- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే
- కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్‌కు రాజీనామా
- రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. బీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు
- నీలం మధు ముదిరాజ్

సీఎస్‌లో...

రాజకీయ చరిత్రలో మెతుకుసీమ ముద్ర

- ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు
- అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు
- చారిత్రాత్మక నిర్మాణాలు, ఆధ్యాత్మికతకు నెలవైన ప్రాంతం

సీఎస్‌లో...

కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతికహక్కులేదు

మొదటిపేజీ తరువాయి

కోరారు. సంగారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్‌ను గెలిపించుకోవాల్సిన అవసం ముందన్నారు. పట్నం మాణిక్యం మాట్లాడుతూ పార్టీ ఒక కుటుంబం లాంటిదని, అందరం ఐక్యమత్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి మూడ సారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకునే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామన్నారు. చిన్ని అభిప్రాయ బేధాలను పక్కన పెట్టి ఏకతాటిగా నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు భారీ మెజార్టీని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కొండాపూర్ ఎంపీపీ మనోహర్‌రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరికలు

నవతెలంగాణ-హవెలిఘనపూర్

హవేలి ఘనపూర్ మండల పరిధిలోని సర్దన గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వందమంది బీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు నిజాంపేట మండల పరిధిలోని చౌకతుర్పర్ గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్, ఎంఎస్ఎస్ఓ నాయకులు నర్సింలు, రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పద్మాదేవేందర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, హవేలీ ఘన్పూర్ ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



కాంగ్రెస్‌తోనే హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి

నవతెలంగాణ-కోహెడ

హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జి, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగరాయ ఫంక్షన్ హాల్‌లో బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 50 బూతులలో ప్రతిరోజు బూతుకు పది మంది చొప్పున 50 బూతులలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే నవంబర్ 5లోపు మండలంలోని 50 బూత్‌లలో దాదాపు పదివేల కుటుంబాలను కలవాలని సూచించారు. కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చిందంటే కచ్చితంగా నెరవేర్చుతుందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్తు, లక్ష రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 104, 108 తదితర పథకాలను అమలు చేసి చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, జిల్లా నాయకులు బస్వరాజ్ శంకర్, భీమ్ రెడ్డి మల్లారెడ్డి, శెట్టి సుధాకర్, చింతకింది శంకర్, రఫీ, బందెల కిషన్, వెంకటస్వామి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో 80 మంది చేరిక

నవతెలంగాణ-నర్సాపూర్

శివంపేట మండల పరిధిలోని తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన మాజీ ఎంపిటిసి, ఐదు మంది వార్డు సభ్యులతో పాటు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మి కాంతారావు, మండల ప్రధాన కార్యదర్శి అశోక్, మండల ఉపాధ్యక్షులు రఘువారెడ్డి ,ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ తిరుపతి రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో.. ఆ నలుగురు ఖరారు

మొదటిపేజీ తరువాయి

కాంగ్రెస్ అధిష్టానం అనేక కోణాల్లో పరిశీలించిన పిదప గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. రెండో జాబితాలో నలుగురికి స్థానం లభించడంతో ఆ నియోజకవర్గాల్లో ఆశావాహుల్లో కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. చివరి వరకూ ఆశతో ఎదురు చూశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్ కోసం పోటీ పడ్డారు. ఆశావాహుల బలాలేమిటీ, బలహీనతమేమిటీ, బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కొని గెలవగల్గిన అవకాశాలెవ్వరికి ఉన్నాయనే అంశాల్లో లోతైన పరిశీలిన చేసిన పిదప రెండో జాబితాలో నలుగురికి చోట కల్పించారు. ముఖ్యంగా సిద్ధిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పోటీపడినప్పటికీ బీసీ నాయకుడుగా మాజీ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్‌కే అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. దుబ్బాక నియోజకవర్గంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అక్కడి నుంచి శ్రావణ్‌కుమార్‌రెడ్డి కూడా గట్టి ప్రయత్నిం చేశారు. ఇక మంత్రి హరీశ్‌రావును ఢీకొనేందుకు బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని బావించిన కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు పూజల హరికృష్ణ పేరును ప్రకటించింది. సిద్దిపేట నుంచి చాలా మంది ఆశావాహులు పోటీపడినా హరికృష్ణ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ కనిపించింది. ఏఐసీసీ నాయకత్వంతో సత్‌సంబంధాలున్న గాలి అనిల్‌కుమార్, ఆవుల రాజిరెడ్డి ఇద్దరూ బలమైన అభ్యర్థులే అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని ఢీకొనేందుకు రాజిరెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. గాలి అనిల్ కుమార్ పటాన్‌చెరు, నర్సాపూర్ రెండు చోట్ల కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసి ప్రయత్నించారు. ఆయనకు రెండు చోట్ల కూడా టికెట్ రాలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

రెండు చోట్ల పెండింగ్..

పటాన్‌చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేదు. ఆ రెండు చోట్ల పెండింగ్‌లో ఉంచారు. పటాన్‌చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు వార్తలొచ్చాయి. ఆయన గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాయి. ఈ ఐదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసి రాహుల్ జోడో యాత్రను విజయవంతం చేశారు. తీరా టికెట్ కన్‌ఫం చేసే సమయంలో బీఆర్ఎస్‌కు రాజీ నామా చేసిన నీలం మధు కాంగ్రెస్‌లో చేరడంతో కాట శ్రీనివాస్‌కు చుక్కెదురైందని చెబుతున్నారు. నీలం మధు ముదిరాజ్ సామాజిక వర్గంలో పట్టున్న నాయ కుడు కావడంతో ఆయనకు టికెట్ ఇస్తారంటున్నారు. అదే జరిగితే కాట శ్రీనివాస్ పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తుంది. నారాయణఖేడ్ అభ్యర్థి విషయంలోనూ తేల్చలేకపోయారు. సురేష్ షేట్కర్, సంజీవరెడ్డి ఇద్దరు కూడా టికెట్ కోసం పట్టుపడుతున్నారు. ఆ రెండు కుట ుంబాలకూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన పట్టుంది. ఆ ఇద్దరు కూడా వారసత్వ రాజకీ యాల్లోంచి వచ్చారు. సంజీవరెడ్డికి టికెట్ ఇస్తారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఆయన గత ఎన్నికల్లో బీజేపీలో చేరి పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. సురేష్ షేట్కర్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఇద్దరిలో ఎవరు భూపాల్‌రెడ్డిని ఓడించగలరనే లెక్కలేస్తున్న అది . ష్టానం సంజీవరెడ్డి వైపే మొగ్గుచూపే అవకాశంలేకపోలేదనే చర్చ నడుస్తోంది.

దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

మొదటిపేజీ తరువాయి

ఈ పోస్టర్లు అతికించబడి ఉన్నాయి. గతంలో మావోయిస్టుల బెదిరింపులున్న కొంతమంది వ్యక్తులు ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు.


ఆ పోస్టర్‌లోని సారాంశం...

'తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రాంతం రైతులు, చేనేత,కార్మిక వర్గం,కర్షక వర్గం విలవిలలాడుతుంది. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక యువతకు ఉపాధి అవకాశాలు లేక దుబాయి,గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్వార్థం కోసం పల్లెలను కలుషితం చేస్తున్నారు.యువతను మద్యం,డ్రగ్స్ బానిసలుగా మారుస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా,భూకబ్జాలు,భూదందాలు చేస్తూ పీడిత ప్రజలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.ఎదిరించిన వారిపై యుఏపిఏ చట్టం ప్రయోగిస్తూ మర్డర్లు చేస్తున్నారు. మేధావులను,యువకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.అధికార పార్టీ అండదండలతో గ్రామ,మండల, జిల్లా స్థాయి బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చెలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంత ఐక్యంగా ఎదుర్కొంటూ ప్రతిఘటించాలని పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న దోపిడి విధానాలను, దౌర్జన్యాన్ని ఆపకపోతే ప్రజల సమక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజల వారసత్వ సహజ సంపదను బీఆర్ఎస్ రాజకీయ నాయకులు మైనింగ్ మాఫియాకు మారి వారి సొంత ప్రయోజనాలకు,కార్పొరేటు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. యువత,మేధావివర్గం కలిసి సహజ సంపదను రక్షించుకోవాలి.' అని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

గెలిపిస్తే జనగామను అభివృద్ధి చేస్తా


జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

నవతెలంగాణ-కొమురవెల్లి



భారీ మెజారిటీతో గెలిపిస్తే జనగామ నియోజకవర్గన్ని, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిఅన్నారు. శుక్రవారం మండలంలోని రసూలబాద్, అయినాపూర్, పోచన్ పల్లి, గురువన్న పేట, తపాసపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పళ్ళ మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం గెలిచిన వెంటనే అర్హులందరికీ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్లు అందుతాయన్నారు. రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా పేరిట రాష్ట్రంలోని అర్హులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన కిషన్, జడ్పిటిసి సిద్ధప్ప, వైస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, సర్పంచ్‌లు స్వామి గౌడ్, వైనాల నిర్మలా పరశురాములు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి, శనిగరం పాఠశాలలకు సామాగ్రి అందజేత



నవతెలంగాణ-కోహెడ

మండలంలోని తంగళ్ళపల్లి, శనిగరం ప్రాథమిక పాఠశాలలకు బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ వారి సౌజన్యంతో రాజేంద్ర పాండే ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కొక్క పాఠశాలకు సుమారు రూ.30 వేల విలువ గల 10 బజాజ్ సీలింగ్ ఫ్యాన్లు, 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ప్లేయింగ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. రెండు పాఠశాలలకు కలిపి సుమారు రూ.60 వేల విలువ చేసే సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు ఉపయోగపడే సామాగ్రిని అందజేయడం అభినందనీయమన్నారు. పాఠశాలకు సామాగ్రి వచ్చేందుకు కృషి చేసిన పుప్పాల గోపాలకృష్ణ, బండమీది రాజమౌళి, పాము శ్రీకాంత్‌లకు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగదాంబ స్మారక ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్, రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు వి.చంద్రశేఖర్, ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి, ఆర్. శైలజ, టి.సత్యనారాయణ, టి.శైలజ, మమత, సుమలత, ఎస్ఎంసి చైర్మన్ చుక్క సురేష్, బి.రేఖ, సీఆర్‌పీ రాజేశం పాల్గొన్నారు.



పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

నవతెలంగాణ-సిద్దిపేట

పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను తెలుసుకోవాలని దొడ్డి కొమురయ్య చిత్రదర్శకులు సేనాపతి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దొడ్డి కొమురయ్య చిత్ర నిరామణ కరపత్రాన్ని చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యు లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, జనం కోసం బ్రతికి, జనం కోసం అంకితమైన గొప్ప పోరాట యోదుడి యొక్క జీవిత చరిత్రను సినిమా రూపంలో తీసుకొచ్చి అందరికీ తెలిసేలా సినిమాను రూపొందిస్తున్నామన్నారు.కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు బోయ రాము లు, కొత్త కృష్ణమూర్తి, శ్రవణ్, చెల్లాపురం అనిల్, దిలీప్ పాల్గొన్నారు.



పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాల కవాతు

నవతెలంగాణ-బెజ్జంకి

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అయా రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఏసీపీ సురేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా శుక్రవారం మండల కేంద్రంలో ఏసీపీ సురేందర్ రెడ్డి, సీఐ అధ్వర్యంలో పోలీస్, కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు,పోలీసులతో నిఘా పటిష్టం చేసామని ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

గజ్వేల్‌ను ఆదర్శంగా తీర్చి దిద్దిన సీఎం

జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్



నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా చేశారని, అలాంటి ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్ సూచించారు. శుక్రవారం మండలంలోని దండుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో బాగంగా మండల పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వర్ ముదిరాజ్ ఆద్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ గతంలో యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రసిడెంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి, మండల రైతు బందు కోఆర్డినేటర్ యంజాల సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బాషబోయిన చంద్రశేఖర్‌ముదిరాజ్, శివ్వగోని పెంటాగౌడ్, పంజా భిక్షపతి, జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పంచమి రేణుకుమార్, ఆత్మా కమిటీ డైరెక్టర్ బండారు భిక్షపతి, నరెందర్‌గౌడ్, రాహుల్‌రెడ్డి, కోనాయిపల్లి పీటి ఉపసర్పంచ్ మన్నె ధర్మెందర్, నరేష్‌ముదిరాజ్‌లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కోనుగోళ్లు చేయాలి

నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)

ఎన్నికల నిబంధనలకనుగుణంగా ధాన్యం కోలుగోలు కేంద్ర ఇంచార్జ్‌లు విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోనుగోళ్లు చేపట్టాలని మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి సూచించారు. వచ్చే రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల గురించి మండలంలోని ఐకేపి, ఫ్యాక్స్ సెంటర్ల ఇంచార్జ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐకేపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కృష్ణమూర్తి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరిరెడ్డి, వ్యవసాయ అధికారి స్రవంతి, ఐకేపి ఏపీఎం పెంటాగౌడ్, సీసీలు విజయ లక్ష్మి, శోభారాణి, ఏఈవో సచిన్, ఫ్యాక్స్ ఇంచార్జ్‌లు రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ సేవాదల్ కార్యదర్శిగా యాదగిరి

నవతెలంగాణ-నార్సింగి : మండల కేంద్రానికి చెందిన ఈరప్పగారి యాదగిరి యాదవ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదల్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జి దేశాయ్ గాంధీ భవన్‌లో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ సముచిత స్థానం కలిగిస్తుందన్నారు. తాను 2004 కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి అప్పటి నుంచి పార్టీని ఎలాంటి పరిస్థితిలో వీడలేదని, 2008లో మండల ముఖ్య కార్యదర్శి నుంచి నేడు రాష్ట్ర సేవాదల్ సెక్రెటరీగా ఎదిగానన్నారు. పార్టీ మారే వారికి పార్టీలో తన ఎదుగుదల ఒక ఉదాహరణ అన్నారు. ఎప్పటికైనా పార్టీకి విధేయుడి గానే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన, పదవి రావడానికి సహకరించిన రేవంత్ రెడ్డి, జగ్గా రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి రోహిత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు సేవలపై అవగాహనకు ఓపెన్ హౌస్

నవతెలంగాణ-కొల్చారం : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా పోలీసు సేవలపై అవగాహన కల్పించేందుకే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామని కొల్చారం ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలిస్టేషన్ ఆవరణలో కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీసులు అందించే సేవలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తారా సింగ్, కానిస్టేబుల్ సౌందర్య, మహేష్, అశోక్, సిబ్బంది యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్

నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ రూరల్ (మనోహరాబాద్)

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతు బందు రైతు భీమా లాంటి పథకాలను ఇవ్వకుండా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదులు చేసి సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మనోహరాబాద్ మండల కేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్‌తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలక్రిష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రసిడెంట్ చిట్కుల్ మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి, రైతు బందు కోఆర్డినేటర్ యంజాల సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు పంచమి రేణుకుమార్, పంజా భిక్షపతి,కోనాయిపల్లి పీటి ఉపసర్పంచ్ మన్నె ధర్మెందర్, కోనేరు బాలయ్యలు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారం చేపట్టిన మైనంపల్లి రోహిత్



నవతెలంగాణ-నిజాంపేట

మండల పరిధిలోని కాసింపూర్ తాండ, కాసింపూర్, రజాక్ పల్లి, కల్వకుంట గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు టపాకాయలు పేల్చుతూ.గిరిజనుల నృత్య ప్రదర్శన మధ్య మైనంపల్లి రోహిత్‌కు ఘన స్వాగతం పలికారు. రజాక్ పల్లిలో హనుమాన్ మందిరంలో పూజలు చేసిన అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మైనంపల్లి సేవా సమితి మైనాపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. తండాలు, గ్రామాలు, ఊరు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలన్నారు. అనంతరం కల్వకుంట గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడ్డ హరీశ్‌రావును జైలుకు పంపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మండల అధ్యక్షుడు మారుతి, పల్లె రామచంద్ర గౌడ్, చలిమేటి నరేందర్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి,, సామల మహేష్, పంజా బాబు, అందే స్వామి, బోయిని చంద్రం, వెంకటేష్ గౌడ్, అజయ్, గోపాల్, పంజా శ్రీనివాస్, మసూద్, జాల శ్రీకాంత్, పల్లె, ధరావత్ విఠల్, సులేమాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం



నవతెలంగాణ-నర్సాపూర్

నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత రెడ్డిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ కళ్యాణ మండపంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అభ్యర్థి విజయం కోసం పాటుపడాలన్నారు. ఈ నెల 29న నర్సాపూర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యనిర్వాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోగ చంద్రశేఖర్, రమణ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్, నాయకులు శివకుమార్, పంబళ్ల బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

రేషన్ డీలర్ల సమావేశాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు

- రేషన్ డీలర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు
- బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్



నవ తెలంగాణ-నర్సాపూర్

నర్సాపూర్ పట్టణ సమీపంలోని చాముండేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం నర్సాపూర్ నియోజకవర్గ రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించగా ఈ సమావేశాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం ఎలా నిర్వహిస్తారని రేషన్ డీలర్లపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్‌తో పాటు నాయకులు మండిపడ్డారు. నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకే రేషన్ డీలర్లు ఈ సమావేశం నిర్వహించుకున్నారన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాలని ఈ సమావేశం నిర్వహించి రేషన్ డీలర్లకు డబ్బులు పంచారని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై రేషన్ డీలర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్, ఎరుకల యాదగిరి, లతా రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

పోలీస్‌ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ



నవతెలంగాణ-నిజాంపేట

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కొత్త బస్ స్టాప్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరులైన పోలీస్‌ల త్యాగాలు మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఐ జయపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, పోలీస్ సిబ్బంది సునీత నవీన్, సోహెల్, రాజక్, గ్రామస్థులు వెంకట్ రెడ్డి, నగేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళి అమలు చేయాలి

కలెక్టర్ రాజర్షి షా



నవతెలంగాణ-మెదక్

ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికలు 2023లో భాగంగా మెదక్ ఆర్డిఓ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, తగు సూచనలు చేశారు. ప్రతి నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించడం, ప్రతి రోజూ వచ్చిన నామినేషన్ పత్రాన్ని డిస్ప్లే చేయాలన్నారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలన్నారు. నవంబర్ 3న నామినేషన్ నోటిఫికేషన్ విడుదల, నవంబర్ 10న నామినేషన్ సమర్పించేందుకు ఆఖరి తేదీ అని, నవంబర్ 13న నామినేషన్ పరిశీలన, నవంబర్ 15న నామినేషన్లు ఉపసంహరణ, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3 కౌంటింగ్ జరుగుతాయన్నారు. నిబంధనలు డిసెంబర్ 5 తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు. ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ , అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఎస్పి ఫణీందర్, తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

అభివృద్ధి కావాలా... అరాచకాలు కావాలా

- ఆలోచించి ఓట్లు వేయాలి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
- దళిత బంధు, పోడు భూముల పట్టాలు అందజేయాలని ఎమ్మెల్యేను నిలదీసిన దళితులు



నవతెలంగాణ-హవేలీ ఘనాపూర్

ఆడబిడ్డగా అడుగుతున్న, అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండలంలోని గంగాపూర్, షమ్నాపూర్, కొత్తచెరువు తండా, ఔరంగాబాద్ తండా, స్కూల్ తండా, లింగసాన్ పల్లి తండా, బ్యాతోల్, గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రచారం చేయడానికి వెళ్తే కొట్లాటలు తీసుకొచ్చే నీచమైన సంస్కృతి మంచిది కాదన్నారు. పది సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు, మంచి నీళ్ళు, రైతు బందు బంద్ అవుతాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం గంగాపూర్, లింగసాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలలో దళిత బంధు తమ గ్రామానికి ఎందుకు మంజూరు చేయలేదని ఎస్సీల పోడు భూముల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు.

గ్రామాల్లో ఘన స్వాగతం

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన పద్మ దేవేందర్ రెడ్డికి బ్యాతోల్, శమ్నాపూర్, గంగాపూర్‌తో పాటు గిరిజన తండాల్లో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, హవెలిఘన్పూర్ జడ్పిటిసి సుజాత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి బాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్, ఎంపిటిసిలు అర్చన మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో పనిచేయాలి



నవతెలంగాణ-నర్సాపూర్

వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు .శుక్రవారం శివంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా బ్లాక్ పాస్ట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కేంద్ర పార మిలటరీ సైనిక దళాల కవాతు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పి రోహిణి ప్రియదర్శినిలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న సి విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

నవతెలంగాణ-కొల్చారం : మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో కార్యాలయ సూపరింటెండెంట్ అంబర్ సింగ్ రాథోడ్, జిల్లా యువజన సంక్షేమ అధికారి నాగరాజ్, ఎంపీడీవో గణేష్ రెడ్డిలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీఈఓ నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, సిద్ధు, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు.

నవతెలంగాణ-చేగుంట : రైతులు చెమటోడ్చి ఆరుగాలం పండించిన వరి పంటను దళారి చేతిలో పెట్టి మోసపోవద్దని మండల ప్రత్యేక అధికారి జయరాజ్, రామయంపేట ఏడిఏ వసంత సుగుణలు పేర్కొన్నారు. వడియారం, ఇబ్రహీంపూర్ గ్రామాలలో శుక్రవారం ఐకెపి ఎపిఎం లక్ష్మీ నర్సమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవాలన్నారు. ఎంపీడీవో ఆనంద మేరీ, ఏపీఎం లక్ష్మి నరసమ్మ, వివోఏ అనిత, వివోఓ బి అనసూయ పాల్గొన్నారు.

దుబ్బాకలో గెలుపు బీఆర్ఎస్‌దే

- ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి



నవతెలంగా-మిరుదొడ్డి

దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికలలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. అక్బర్‌పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాలతో మాట్లాడి కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. కేసీఆర్ నేతృత్వంలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాంతాల అభివృద్ధితోపాటు కుల సంఘాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మురళి, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన యువకులు



నవతెలంగాణ-మిరుదొడ్డి

దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన 40 మంది యువకులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోపాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి హైట్రిక్ సాధించాలని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు

- మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్



నవతెలంగాణ-గజ్వేల్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్‌లో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడకుండానే కళ్ళు లేని కబోదులుగా బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నత పదవులు అనుభవించి ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

- కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని



నవతెలంగాణ-నర్సాపూర్

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని లు అన్నారు. శుక్రవారం నర్సా పూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కు వినియోగంపై అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వృద్ధులకు వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్‌తో పాటు ర్యాంప్ అన్ని వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఎన్నికల్లో భయాందోళనలు చెందకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా ప్రలోభాలకు, భయాందోళనలకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, మండల తాసిల్దార్ కమలాద్రి ,ఎంపీడీవో మార్టిన్ లూథర్, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్,, సిడిపిఓ హేమా భార్గవి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ చరిత్రలో మెతుకుసీమ ముద్ర

- ఇప్పటివరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు
- అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు
- చారిత్రాత్మక నిర్మాణాలు, ఆధ్యాత్మికతకు నెలవైన ప్రాంతం




- పోచారం అభయారణ్యం



- మెదక్ ఖిల్లా



- ఏడుపాయల దేవస్థానం



- మెదక్ చర్చి

నవతెలంగాణ-మెదక్

రాజకీయ చరిత్రలో మెతుకుసీమ చెరగని ముద్ర వేసుకుంది. చారిత్రాత్మక కట్టడాలు, ఆధ్యాత్మికతకు నెలవైన మెదక్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులను ఓటర్లు ఆదరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌తో పాటు దేశ ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ ప్రాంతానికి ఉంది. అయితే అన్ని వనరులు పుష్కలంగా ఉన్న మెదక్ నియోజకవర్గం కొందరు రాజకీయ నాయకుల స్వార్థం వలన అభివృద్ధిలో వెనుకబాటులో ఉందనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో నెలకొంది. ఈసారి జరుగనున్న 17వ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులకే పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు.

మెదక్ నియోజకవర్గం ముఖచిత్రం

2016లో మెదక్ జిల్లా కేంద్రంగా ఆవిర్భావం కావడంతో కొత్త మండలాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. దీంతో మెదక్ నియోజకవర్గంలో ప్రస్తుతం మెదక్, హవేళిఘణాపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, నార్సింగిలోని కొన్ని గ్రామాలో ఉన్నాయి. 1952లో ఉమ్మడి మెదక్ మండలంతో పాటు పాపన్నపేట, అల్లాదుర్గ్, రేగోడ్, టేక్మాల్, పెద్ద శంకరంపేట మండలాల్లోని కొన్ని గ్రామాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. రామాయంపేట నియోజకవర్గాన్ని 2009లో జరిగిన పునర్విభజనలో బాగంగా రద్దు చేసి మెదక్ నియోజకరవ్గంలో కలిపారు. ఆ తరువాత మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలతో మెదక్ నియోజకవర్గం ఏర్పడింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గెలిపించిన చరిత్ర

మాజీ ప్రధానికి ఇందిరాగాంధీని గెలిపించిన చరిత్ర మెదక్‌కు ఉంది. 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఇందిరాగాంధీ దేశ ప్రధాన మంత్రిగా బాద్యతలు చేపట్టారు. మెదక్ ఎమ్మెల్యే గా ఐదు సార్లు గెలుపొందిన కరణం రాంచందర్ రావు టీడీపీ ప్రభుత్వ హాయంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించిన తరువాత 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణా తొలి మహిళా డిప్యూటీ స్పీకర్‌గా బాద్యతలు చేపట్టారు.

అన్ని పార్టీలను ఆదరించిన ఓటర్లు

మెదక్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలను ఓటర్లు ఆదరించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 6 సార్లు తెలుగు దేశం పార్టీ, 5 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు టీఆర్ఎస్, ఒక్కోసారి సీపీఐ, జనతా, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించి అవకాశం ఇచ్చారు.

పర్యాటకం, ఆధ్యాత్మికత గల ప్రాంతం

మెదక్ నియోజకవర్గం పచ్చటి పంట పొలాలు, పర్యాటకం, ఆధ్యాత్మికతను సంతరించుకున్న అన్ని వనరులను కలిగిన ప్రాంతం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి, ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంతో పాటు కాకతీయుల కాలంలో నిర్మించిన ఖిల్లా, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులు ఉన్నాయి. మంజీరా, హల్దీ వాగుల్లో పుష్కలమైన సాగు, తాగు నీటిని కలిగి వరి సిరులు పండించే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా పేరుగాంచింది.

16 సార్లు జరిగిన ఎన్నికలు

మెదక్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 6 సార్లు తెలుగుదేశం పార్టీ, 5 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు టీఆర్ఎస్, ఒక్కోసారి సీపీఐ, జనతా, స్వతంత్ర అభ్యర్థులను గెలిచారు. 1952 లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటేశ్వర్ రావు 15,030 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957లో వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్ అభ్యర్థిగా 10,564 ఓట్లతో వరుసగా రెండోసారి గెలుపొందారు. 1962లో ఆనందాబాయి సీపీఐ పార్టీ అభ్యర్థిగా 20,874 ఓట్లతో గెలుపొందారు. 1967లో రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 16,251 ఓట్లతో గెలుపొందారు. 1972లో కరణం రాంచందర్‌రావు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి 18,017 ఓట్లతో గెలుపొందారు. 1978లో ఎస్. లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 34,464 ఓట్లతో గెలిచారు. 1983లో రాంచందర్‌రావు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నిలిచి 30,950 ఓట్లతో గెలిచారు. 1985లో రాంచందర్‌రావు తెలుగు దేశం పార్టీ నుంచి 45,320 ఓట్లతో గెలిచారు. 1989లో నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 51,990 ఓట్లతో గెలిచారు. 1994లో రాంచందంరావు తెలుగు దేశం పార్టీ నుంచి 58,307 ఓట్లతో గెలిచారు. 1999లో రాంచందర్‌రావు తెలుగు దేశం పార్టీ నుంచి 61,216 ఓట్లతో గెలిచారు. 2002లో కరుణం ఉమాదేవి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నిలిచి 43,463 ఓట్లతో గెలిచారు. 2004లో పట్లోళ్ల శశిధర్ రెడ్డి జనతా పార్టీ నుంచి బరిలో నిలిచి 43,369 ఓట్లతో గెలిచారు. 2009లో మైనంపల్లి హనుమంతరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలిచి 57,942 ఓట్లతో గెలిచారు. 2014లో పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచి 89,654 ఓట్లతో గెలుపొందారు. 2018లో పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా 97,670 ఓట్లతో గెలుపొందారు.

ఐదు సార్లు గెలిచిన కరణం రాంచందర్‌రావు

మెదక్ నియోజకవర్గ చరిత్రలో పాపన్నపేట మండలానికి చెందిన కరణం రాంచందర్‌రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కరణం ఆ తరువాత 1983, 1985, 1994, 1999 నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. 2002లో కరణం రాంచందర్‌రావు మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కరణం భార్య ఉమాదేవి తెలుగు దేశం పార్టీ గుర్తు పై బరిలో నిలిచి గెలుపొందారు.

పదేళ్లలో అభివృద్ధి దిశగా

ఉమ్మడి జిల్లాలో ఎంతో వెనుకబాటు ఉన్న మెదక్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో పాటు పరిపాలన సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం, మెరుగైన వైద్యం కోసం మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా గ్రంధాలయం ఏర్పాటు, జాతీయ రహదారులు, అంతర్గత రహదారులు మెరుగుపడటం, మెడికల్ కళాశాల మంజూరు కావడం వంటివి జరుగుతున్నాయి.

మున్సిపల్ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

- కౌన్సిలర్ గుంటుక శిరీష రాజు



నవతెలంగాణ-గజ్వేల్

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందని 19వ వార్డు కౌన్సిలర్ గుంటుక శిరీష రాజు అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. పదవులు పొంది పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు మున్సిపల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు కేటాయించారని దీంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వార్డులో నిత్యం తన భర్త రాజుతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 19వ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సీసీ రోడ్లు మురికి కాలు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కృషితో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2023 ఎన్నికల తర్వాత పరిశ్రమలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఆమె తెలిపారు.గజ్వేల్ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

సిద్దిపేటలో 200 నామినేషన్లు వేస్తాం

- హరీశ్ రావుకు బుద్ధి చెప్తాం
- అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రఘుమారెడ్డి



నవతెలంగాణ-సిద్దిపేట

తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు 200 నామినేషన్లు వేసి హరీశ్ రావుకు బుద్ధి చెప్తామని అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రఘుమారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాటాలకు బదులుగా ఒక కపట నాటకం ఆడి పెట్రోల్ పోసుకున్న వ్యక్తికి అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. 1386 మంది తెలంగాణ అమరవీరుల చావులకు కారణం కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను నేనున్నా అని ఉద్యమాలు చేపించి, కనీసం ఈ రోజు ఆ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడానికి కూడా మీకు సమయం లేదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరుల కుటుంబ సభ్యులు మమత, సునీత, లక్ష్మమ్మ, ప్రేమలత, లింగమ్మ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్

- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే
- కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ కు రాజీనామా
- రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం
- బీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు
- నీలం మధు ముదిరాజ్





నవతెలంగాణ-పటాన్‌చెరు

తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని నీలం మధు ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీలం మధు పటాన్‌చెరు బీఆర్ఎస్ పార్టీలో ఓవైపు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ఈసారి పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో మొండి చెయ్యి చూపారు. దాంతో మనస్థాపం చెందిన మధు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తానని అభయమిస్తేనే చేరుతానని లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పిన మధు ఆ అభయంతోనే మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అప్పుల పాలు చేశారని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కానుకగా ఇద్దామని నీలం మధు ముదిరాజ్ అన్నారు. మధు కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఆయన వర్గీయులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. టికెట్ వస్తుందనే ఆశాభావంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం



నవతెలంగాణ-బెజ్జంకి

మండల పరిధిలోని గుగ్గిల్ల, బెజ్జంకి క్రాసింగ్, దాచారం, లక్ష్మీపూర్, గుండారం, చీలాపూర్, రేగులపల్లి గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా మార్కెటిగ్ అధికారి నాగారాజు, కార్యదర్శి వెంకటయ్య, ఎంపీడీఓ దమ్మని రాము, ఏపీఎం నర్సయ్య కలిసి శుక్రవారం ప్రారంభించారు. రైతులు శుద్ధిచేసిన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఏపీఎం నర్సయ్య సూచించారు. మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ గంగారాం, ఏఈఓలు హజరయ్యారు.

కేసీఆర్ సర్కారు హ్యాట్రిక్ ఖాయం

- దుబ్బాకలో బీఆర్ఎస్ నేతల ప్రచారం



నవతెలంగాణ-దుబ్బాక

రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గన్నె భూమిరెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక పురపాలిక కేంద్రంలోని 16, 19, 20 వార్డుల్లో బీఆర్ఎస్ మున్సిపల్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్లకొండ శ్రీధర్, బండి రాజు, పులిగారి ఎల్లం, ఆస స్వామి, శంకర్ పలువురున్నారు.

శిక్షణ కోసం ఈవీఎం మిషన్లను పంపిణీ చేసిన కలెక్టర్





నవతెలంగాణ-కొండపాక

మండలకేంద్రంలోని ఈవిఎం గోదాంలో శుక్రవారం జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రిసెండింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసెండింగ్ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రతి నియోజకవర్గానికి 20 చొప్పున ఈవీఎం మిషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ చేతుల మీదుగా పంపిణి చేశారు. ముందుగా రాజకీయ పార్టీలు, పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గోదాం తాళం సీల్ ఓపెన్ చేశారు. నియోజకవర్గం వారిగా హుస్నాబాద్ నియోజకవర్గ ఈవీఎంలను అక్కన్నపేట తహసీల్దార్ సంజీవ్ కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఈవీఎంలను నంగునూరు తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, దుబ్బాక నియోజకవర్గ ఈవీఎంలను మిరుదొడ్డి తహసీల్దార్ గోవర్ధన్, గజ్వేల్ నియోజకవర్గ ఈవీఎంలను కొండపాక తహసీల్దార్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ మిషన్లను ట్రైనింగ్ కోసం వాడాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెంట్ రామేశ్వర్, ఎలక్షన్ టెక్నీషియన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి



నవతెలంగాణ-మద్దూరు

రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని దూల్మిట్ట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మంద యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పెట్టుబడి సాయం కింద రైతులకు రైతుబంధు ఇస్తుంటే, ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు ఆర్థికంగా ఎదుగుతుంటే చూడలేని కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు చొప్పరి వరలక్ష్మి సాగర్, సర్పంచులు దుబ్బుడు దీపిక వేణుగోపాల్‌రెడ్డి, ముక్క కనకయ్య, తాళ్లపల్లి రాజమ్మ, జాటోత్ రేణుక కాల్ రామ్, మాజీ జడ్పీటీసీలు పేరం బిక్షపతి, నాచగోని పద్మ వెంకట్ గౌడు, ఉప సర్పంచ్ పోతరాజు లింగం, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి బిక్షపతి గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.

ఓటరు నమోదుకు మరో నాలుగు రోజులే

- 18 ఏళ్లు నిండిన యువతకు చివరి అవకాశం
- ఈ నెల 31 వరకు దరఖాస్తుకు చాన్స్

నవతెలంగాణ-మెదక్

అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తుంది. ఓటింగ్ శాతాన్ని పెంచాలనే సంకల్పంతో కొత్త ఓటర్ల నమోదుకు చివరి అవకాశాన్ని కల్పించగా నాలుగు రోజులే మిగిలి ఉంది. అక్టోబర్ 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఈ నెల 31వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం మెదక్ జిల్లాలో మొత్తం 4,34,275 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్‌స్టేషన్లు ఉండగా, మొత్తం 2,14,064 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,02,340 మంది, మహిళలు 1,11,720 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ స్టేషన్లు ఉండగా, మొత్తం 2,20, 211 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,07,587మంది, మహిళలు 1,12,617మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.

అక్టోబర్ 31 వరకు చివరి అవకాశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనుండగా ఓటరు నమోదుకు, మార్పులు చేర్పులకు సెప్టెంబర్ 19 వరకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించగా, అక్టోబర్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కొత్త ఓటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ కొత్త ఓటరు నమోదుకు అక్టోబర్ 31 వరకు చివరి అవకాశం కల్పించింది. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో కానీ, నేరుగా బూత్ లెవల్ అధికారుల ద్వారా కానీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అక్టోబర్ 4న విడుదలైన ఓటరు లిస్టు పోలింగ్ కేంద్రాల వారీగా ఉండగా, కొత్తగా నమోదయ్యే ఓటర్ల లిస్టు సప్లిమెంటుగా ప్రచురిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఆధార్‌కార్డు, వయసు ధృవీకరణ పత్రం ఆధారంగా అక్టోబర్ 1 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు నూతన ఓటరుగా నమోదు చేసుకొని మరో నెల రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొనే సువర్ణావకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది.

గజ్వేల్ అభివృద్ధి కేసీఆర్ పుణ్యమే

- కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్



నవతెలంగాణ-గజ్వేల్

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి కేసీఆర్ పుణ్యమేనని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో చెంప దెబ్బ లాంటి సమాధానం గజ్వేల్ ప్రజలు ఇస్తారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 11 వ వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందనా రవీందర్ అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ గజ్వేల్‌లో బీజేపీ నాయకులు సభలు పెట్టి అభివృద్ధి జరగలేదని చెప్పడం సమంజసం కాదన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలో భారీ మెజార్టీ తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు దృష్టి పెట్టి ముందుకు వెళతున్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, 11 వార్డులో సీసీ రోడ్లు, మురికి కాలులు రోడ్లు పూర్తి చేస్తున్నామని వీటికి నిధులు కేసీఆర్ కేటాయిస్తున్నారన్నారు. వార్డులో ప్రతిరోజు తాను, తన భర్త రవీందర్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు సీజ్



నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)

ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3 లక్షలను సీజ్ చేసినట్టు తూప్రాన్ ఎస్ఐ శివానందం పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌లో బాంగా ఎలాంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును తరలించడం నేరమని కేవలం యాభైవేలలోపు మాత్రమే తీసుకెల్లడానికి అనుమతులున్నట్టు ఎస్ఐ తెలిపారు. శుక్రవారం వాహనాల తనిఖీలో భాగంగా స్థానిక మార్కెట్ వద్ద 12.30 గంటల ప్రాంతంలో తనిఖీలను చేపట్టారు. కాగా మాసాయిపేట గ్రామానికి చెందిన వై. శ్రీకాంత్ అనే వ్యక్తి ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా మూడు లక్షల రూపాయలను తరలిస్తుండగా వాహనాల తనిఖీలో గుర్తించారు. దాంతో ఎస్ఐ శివానందం మూడు లక్షల రూపాలయను సీజ్‌చేసి పంచనామా నిర్వహించి కాపీని వాహనదారునికి అందజేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు



నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్

మండలంలోని తోటపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శుక్రవారం హుస్నాబాద్ పోలీసులు పట్టుకున్నారు. తోటపల్లి నుంచి అక్కన్నపేట రోడ్డులో వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పినట్టు ఎస్సై మహేష్ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఇటీవల తోటపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులను తాహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినప్పటికీ ఇసుక అక్రమ రవాణా తరలింపు మాత్రం ఆగడం లేదని, ఏది ఏమైనప్పటికీ తోటపల్లి అక్రమ ఇసుక రవాణా దందాపై రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన



నవతెలంగాణ-చేర్యాల

వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ జోగినిపల్లి రాజేశ్వరరావుకు వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ రైతులు వరి కోసి వడ్లను ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పది రోజులు గడుస్తున్నా నేటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలైన త్రాగునీరు, విద్యుత్, బార్ధాన్, జల్లెడ పట్టె మిషన్లు, లారీల వంటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కత్తుల భాస్కర్ రెడ్డి, ఈరి భూమయ్య, సిద్దిరాం భద్రయ్య, యేషబోయిన కవిత, మహాదేవులు, ఎల్లయ్య, లచ్చవ్వ, రజిత, మల్లేశం, సురేందర్, కనకయ్య, అంజయ్య పాల్గొన్నారు.

టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్‌ల బహుకరణ

నవతెలంగాణ-దుబ్బాక



దుబ్బాక పురపాలిక పరిధిలోని ధర్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సిద్దిపేట లయన్స్‌క్లబ్ రీజినల్ చైర్మన్ వినోద్ మోదాని కూతురు స్వెర మోదాని జన్మదినాన్ని పురస్కరించుకొని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహకారంతో ఎగ్జామ్ ప్యాడ్‌లను బహూకరించినట్లు ప్రధానోపాధ్యాయులు జి.శ్రీనివాస్ తెలిపారు. పేద విద్యార్థులకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల జూనియర్ అసిస్టెంట్ చీకోటి చంద్రశేఖర్‌ను హెచ్ఎం శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయ బృందం, సీఆర్‌పి టి.నవీన్ కుమార్ ఉన్నారు.

హుస్నాబాద్‌లో నేడు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్



హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శనివారం హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. తోటపల్లి, గాంధీనగర్, మాలపల్లి, మడద,రాములపల్లి, పొట్లపల్లి, బంజేరుపల్లి, కుచనపల్లి, పందిల్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఓటరు నమోదుకు అక్టోబర్ 31 చివరి తేదీ

నవతెలంగాణ-గజ్వేల్



కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉందని సేవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దేశబోయిని నర్సింహులు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారు తమ ప్రాంతానికి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ బీఎల్ఓ వద్ద మాన్యువల్గా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చని మొబైల్ నంబర్, ఫోటో, గుర్తింపు కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, పది రోజుల్లో దరఖాస్తును పరిశీలించి, ఆమోదిస్తారు లేదా తిరస్కరిసారని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్



హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ పి.సతీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్ఎస్‌సీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ కార్యదర్శి సృజన్ బాబు పాల్గొన్నారు.

అన్ని పాఠశాలలో సీఎం అల్పాహారం పథకాన్ని అమలు చేయాలి

నవతెలంగాణ-గజ్వేల్



సీఎం అల్పాహారం పథకాన్ని అన్ని పాఠశాలలో అమలు చేయాలని డీవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు డిమాండ్ చేశారు. శుక్రవారం జాలిగామ గ్రామ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రభుత్వం అర్భాటంగా ప్రవేశపెట్టిన అల్పాహారం పథకం అమలు కావడం లేదన్నారు, ప్రభుత్వం అన్ని పాఠశాలలో అల్పాహారాన్ని అమలు చేయాలన్నారు.

గజ్వేల్‌లో ఈటెల సభ అట్టర్ ప్లాప్

- నాచారం మాజీ టెంపుల్ చైర్మన్ కొట్టాల యాదగిరి

నవతెలంగాణ-గజ్వేల్



నియోజకవర్గంలో గురువారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర నిర్వహించిన సభ అటర్ ప్లాప్ అయిందని నాచారం టెంపుల్ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ గజ్వేల్ తొలి సభ ఏర్పాటు చేస్తే కనీసం రెండు, మూడు వందల మంది రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 5000 మందిని రప్పిస్తామని గొప్పలు చెప్పిన నాయకులు కనీసం రెండు మూడు వందల మందిని కూడా సమీకరించకపోవడంతో ఈటెల రాజేందర్ స్థానిక బీజేపీ నాయకులు, పార్టీలో చేరే వారిపై మండిపడ్డారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రిని విమర్శించే స్థాయి ఈటలకు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు రాజు, నర్సింలు, సత్తయ్య, చందు, రమేష్, ప్రకాష్, శివకుమార్, శివరాములు, కళ్యాణ్ పాల్గొన్నారు.

ప్రాణ దాతగా తడకపల్లి రవీందర్

- జర్నలిస్ట్ వృత్తితో పాటు సమాజ సేవ
- 15 ఎండ్లుగా ప్రతి యేటా రక్తదానం
- కరీంనగర్ పోలీస్ అధికారులతో ఉత్తమ ప్రశంసలు

నవతెలంగాణ-బెజ్జంకి

రక్తదానం మహా దానమంటారు పెద్దలు. నేటి రోజుల్లో అన్ని దానాలలోకెల్ల రక్తదానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందరో అభాగ్యుల కు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమవుతుం డడంతో రక్తదానం మహాదానమనే విధానంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. యువకులు స్పందించి పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేస్తున్నారు. సుమారు గత 15 ఎండ్లుగా ప్రతి యేటా పోలీస్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో మండల పరిధిలోని గాగిల్లపూర్ గ్రామానికి చెందిన తడకపల్లి రవీందర్ విరివిగా రక్తదానం చేసి పోలీస్ అధికారులతో ప్రశంస లందుకుంటున్నాడు. సమాజం లో కనీస మానవత్వం మరిచిపోతున్న ఈ రోజుల్లో ప్రతియేటా రక్తదానం చేస్తూ ప్రాణదాతగా ప్రశంసలందుకుంటూ.. యువత కు ఆదర్శంగా నిలుస్తున్నాడు తడకపల్లి రవీందర్.

జర్నలిస్ట్ వృత్తితో పాటు సమాజ సేవ

తడకపల్లి రవీందర్ వృత్తిరీత్యా ఓ దినపత్రికలో సబ్ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2008 నుంచి 2023 వరకు ప్రతియేటా నిర్వహించిన రక్తదాన శిబిరంలో రవీందర్ రక్తదానం చేసి పోలీస్ అధికారులతో ప్రశంసలు పొందారు. జర్నలిస్ట్ వృత్తితో పాటు సమాజ సేవలో పాలుపంచుకుంటూ ప్రశంసలు పొందిన రవీందర్‌ను పోలీస్ అధికారులు, గ్రామంలోని పంచాయతీ పాలకవర్గం సభ్యులు అభినందించారు. యువత రవీందర్‌ను ఆదర్శంగా తీసుకుని విరివిగా రక్తదానం చేయాలని గ్రామ సర్పంచ్ అన్నాడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు.





దళితుల హక్కుల కోసం పనిచేస్తున్న ఏకైక సంఘం మాల మహానాడు

నవతెలంగాణ-చేర్యాల



దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం మాల మహానాడు అని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ అన్నారు. మాల మహానాడు 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చేర్యాల పట్టణ సంఘం అధ్యక్షులు పుట్ట రాజు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాల మహానాడు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ కలలుగన్న దళితులకు రాజ్యాధికారమే పరమార్థంగా, రాజ్యాంగ రక్షణ, దళితుల హక్కుల కోసం నిరంతరంగా సేవ చేస్తూ వారి హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం మాల మహానాడు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టి ఆగమల్లు, పుట్ట యాదయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మేడిపల్లి నర్సింహ, జిల్లా కార్యదర్శి కమలాపురం కిష్టయ్య, డివిజన్ అధ్యక్షులు చింతల విజయ్ కుమార్, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు గుస్క వాసంతి , జిల్లా యూత్ ప్రధానకా ర్యదర్శి చంద్రశ్రీకాంత్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పాకనాటి భాస్కర్, మండల నాయకులు గుస్క గోవర్ధన్, పుట్ట ఐలయ్య, సుద్దాల కళ్యాణి బుట్టి బాలయ్య కాటం సత్తయ్య, బుట్టి శ్రీనివాస్, అనిమల్ల శ్రీధర్, కమలాపురం శ్రీకాంత్, బడుగు అనిల్, గుస్క మనోజ్, మంగ శ్రీనివాస్, కాటం సంపత్, అనమల్ల శేఖర్, కల్లాటి రాజేష్, గుస్క చింటూ, కాటం అనిల్ పాల్గొన్నారు.

రైతుబంధుపై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్‌కు సిగ్గు చేటు

నవతెలంగాణ-నంగునూరు



రైతు బంధు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనగోని లింగం గౌడ్ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని బద్దిపడగ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే రైతుబంధు ఇవ్వడం బీఆర్ఎస్ ప్రభుత్వ విజయమన్నారు. రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు కాబట్టి రైతులకు 24 గంటల కరెంట్, రైతుభీమా, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీ అమలు కాని హామీ లను చెప్పి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ఉమా, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘము ఉపాధ్యక్షులు ఎల్ల సోమిరెడ్డి,సొసైటీ చైర్మన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చెర్మన్లు వేముల వెంకట్ రెడ్డి, రాగుల సారయ్య, సంగు పురేందర్, ప్రణాళిక సంఘము సభ్యులు దువ్వల మల్లయ్య, రైతు బంధు సమితి జిల్లా నాయకులు రాంచంద్రారెడ్డి, మండల కోఆర్డినేటర్ బద్దిపడగ కిష్టారెడ్డి, గ్రామ సర్పంచ్ కొండల్ రెడ్డి, ఎంపీటీసీ జో ష్నా నరసింహారెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మోహందర్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రేకులపల్లి వెంకట్ రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు గోవిందారం రవి, తప్పెట పర్శరాములు, కార్మిక విభాగం మండల అధ్యక్షులు గోనెపల్లి సిద్దేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌కు ఓట్లతో గుణపాఠం చెప్పాలి

- ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి జనాదరణ
- జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి



నవతెలంగాణ-మద్దూరు: బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పి, స్థానికేతరుడైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని తరిమికొట్టాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మద్దూరు మండలంలోని లద్నూరు, ధర్మారం, మర్మముల, సలాక్ పూర్, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదన్నారు. సీఎం కేసీ ఆర్ జనగామ నియోజకవర్గంలో స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరుడైన పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ఇచ్చి ఈ ప్రాంత సంపదను దోచుకునేందుకే పెద్దకుట్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు జడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్, సర్పంచ్ కూకట్ల బాలరాజు యాదవ్, ఎంపీటీసీ ఇర్రి రాజేశ్వర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కామిడీ రమేష్ రెడ్డి, మాజీ సర్పంచులు కామిడీ జీవన్ రెడ్డి, మేక మల్లేశం, బొమ్మ గాని శివయ్య గౌడ్, జీడికంటి సురేష్, లాకావత్ యాదగిరి, రామడుగు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిడీ రమణారెడ్డి, ఇర్రి నరసింహారెడ్డి, ముస్త్యాల దామోదర్, పద్మా రెడ్డి, కనుక చంద్రం, శ్రీశైలం పాల్గొన్నారు.

రైతుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

- కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం



నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటుతో బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతులను పట్టించుకోని నాయకులు తెలంగాణలో రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోటి తిప్పలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగ వెంకట్రామిరెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, అక్కన్నపేట మండల అధ్యక్షులు పెసరు సాంబరాజు, చిట్టి గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ హరీష్, కొంకటి రవి, సర్పంచులు బత్తుల మల్లయ్య, పోలవేణి లత సంపత్, దుండ్ర భారతి జనార్ధన్ పాల్గొన్నారు.

త్వరలో అన్ని పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం



నవతెలంగాణ-గజ్వేల్

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, చదువుపై దృష్టి సారించే దిశగా చూడాలని డీవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏ.గొండ స్వామి అన్నారు. శుక్రవారం సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని గజ్వేల్ మండలంలోని పిడిచెడు గ్రామంలో ఆయన బ్రేక్‌ఫాస్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీని ద్వారా మొత్తం 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని, ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం అందించనున్నారు. నియోజకవర్గంలో ఒకటి రెండు స్కూల్లో మాత్రమే ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులు కొంతమేరకు తగ్గనున్నాయన్నారు.

గీతమ్‌లో విజయవంతంగా ముగిసిన హ్యాకథాన్ పోటీలు



నవతెలంగాణ-పటాన్‌చెరు

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ (ఐసీ)తో కలిసి గీతం వార్షిక హ్యాకథాన్ జీ-హ్యాక్-2023 పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ 24 గంటల మారథాన్ పోటీలో హైదరాబాద్ నలుమూ లల ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వందలాది మంది ఉత్సుకత గల విద్యార్థులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమానికి జంబోరీ, రెడ్ బుల్, సందీప్ టెక్నాలజీల సహకారాన్ని అందించాయి. ఇందులో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థు లు అపారమైన ప్రతిభను, తమ వినూత్న ఆలోచనలను ఈ సందర్భంగా ఆవిష్కరించి, న్యాయ నిర్ణేతల మనస్సులను చూరగొన్నారు.సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, ఎంజీఐటీ, పల్లివి ఇంజనీరింగ్ కాలేజి, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఐఐటీ హై దరాబాద్ సహా మొత్తం 21 బృందాలు ఈ హ్యాకథాన్ లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వినియో గదారుల దృక్కోణం, కార్యాచరణ, క్లిష్టత స్థాయి వంటి ప్రమాణాల ఆధారంగా న్యాయమూర్తుల ఆయా ప్రాజెక్టు లను మూల్యాంకనం చేశారు.జీ-హ్యాక్ అనేది విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించి, వినూత్న ఆవిష్కరణలను ఆవిష్కరింపజేసే వేదికగా బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్నవారు ప్రదర్శించిన అద్భుత ప్రతిభ, అంకితభావాన్ని చూసి తాము గర్విసు న్నట్టు చెప్పారు. రోహన్, మహమ్మద్ సిరాజుద్దీన్, సాయి రాజ్, త్రయంబకేశ్వర ప్రసాద్‌తో కూడిన ఎంఎల్‌ఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన జీరోడే బృందం తొలి స్థానంలో నిలిచి.. పది వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు మూడు వేల రూపాయల విలువైన ఓచర్లు గెలుచుకుంది. అలాగే ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా పలువురికి ఓటర్లను కూడా బహుమతులుగా అందజేశారు. ఈ హ్యాకథాన్ విజయ వంతం అవ్వటానికి సహకరించిన విద్యార్థులు, స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.



ప్రచార రథాలు ప్రారంభం

జెండా ఊపి ప్రారంభించిన చింతా ప్రభాకర్

నవతెలంగాణ-సంగారెడ్డి

ఎన్నికల ప్రచార రథాలకు స్థానిక చౌరస్తా వద్ద గల సంగమేశ్వర దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని జెండా ఊపి బీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. 60 ఏండ్లలో జరగని అభివృద్ధి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 10 ఏండ్లలో జరిగిందన్నారు. సంగారెడ్డి మరింత అభివృద్ధి పథంలో సాగాలంటే కారు గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోంగుల విజయలక్ష్మి రవి, సీడీసీ చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆత్మకూర్ నగేష్, పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు ప్రభూ గౌడ్, నాగేష్, జలేదర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.



క్రీడలతో మానసిక ఉల్లాసం

నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్

క్రీడలు శారీరక ధారుడ్యంతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని బంజారా సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రమేష్ చౌహన్ అన్నారు. ఖేడ్ మండలంలోని చల్లగిద్ద తాండా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ పోటీలో చల్లగిద్దతాండాకే విజేతగా నిలవడంతో.. మొదటి బహుమతిగా రూ.11,111, అదేవిధంగా నాగిల్‌గిద్ద మండలంలోని గోప్యనాయక్ తాండాకు ద్వితీయ బహుమతిగా రూ.5,555 అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడాకారుల కు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజు నాయక్, రవి, సంతోష్, మోహన్, సంపత్ నాయక్, చల్లగిద్దతాండ యువకులు, వివిధ తాండాలను వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

మహిపాల్‌రెడ్డికి పద్మశాలీ సంఘం ఏకగ్రీవ మద్దతు



నవతెలంగాణ-పటాన్‌చెరు

బీఆర్ఎస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నియోజకవర్గ పద్మశాలి సంఘం ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపింది. పటాన్చెరులో శుక్రవారం ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పద్మశాలీలకు స్వరాష్ట్రం సిద్ధించాక వారి జీవితాల్లో నవశకాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలన్నారు. కార్య క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, నాయకులు మల్లేష్, పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి..

నవతెలంగాణ-పుల్కల్

బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు వేసి రాజనర్సింహా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు అందోల్ కృష్ణ, అంతారంరెడ్డి, చౌటకూర్ మండలాధ్యక్షులు దశరథ్ తదితరులు ఉన్నారు.

30 రోజులు సైనికులవలె కష్టపడాలి

నవతెలంగాణ-రామచంద్రాపురం



దశాబ్ది కాలంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించాల్సిన గురతర బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉందని.. ప్రతీ కార్యకర్త రాబోయే 30 రోజులు సైనికులవలె పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశవా ్యప్తంగా ప్రశంసలు పొందిన రైతుబంధు, రైతుబీమా పథకా లను ఆపివేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయి నుండి తిప్పి కొట్టాలన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రతిపక్ష పార్టీల నిజస్వరూపాలను రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లా రెడ్డి, వార్డు అధ్యక్షులు లక్ష్మణ్, ప్రభు, అడ్వకేట్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.



మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ

నవతెలంగాణ-జిన్నారం

జిన్నారం మండల కేంద్రంలో శుక్రవారం మత్స్యశాఖ అధికారి శ్రీశైలం, స్థానిక గ్రామ పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల 12 వేల చేప పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేశారు. జిన్నారం మండలంలోనే పెద్దదైన రాయిని చెరువులో మత్స్యకా రులు, అధికారులు కలిసి చాప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు అధికార బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంద రమేష్, అంబటి కృష్ణ, మధు, నర్సింలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



కాంగ్రెస్‌లో చేరికలు

నవతెలంగాణ-జిన్నారం

మండలంలోని గడ్డపోతారం గ్రామా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మద్దూరి పటేల్ అశోక్ 200 మంది బృందంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరా రు. వారికి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియో జకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కండు వాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్స్ వడ్డె క్రిష్ణ, నర్సింగ్ రావు, ఎంపీ పీ రవీందర్ గౌడ్, ఎంపీటీసీ జానా బాయ్, గోవర్ధన్ గౌడ్, ఉప అధ్యక్షుడు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



హైగ్రో పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం

నవతెలంగాణ-ఐడిఏబొల్లారం

బొల్లారం పారిశ్రామికవాడలోని హైగ్రో కెమికల్ ఫార్మా పరిశ్రమలో శు క్రవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టోలిన్ అనే ద్రావణంను డ్రమ్ములు నుండి రియాక్టర్‌లోకి తరలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పరిశ్రమ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. బొల్లారం బీజేపీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి హుటాహుటినా పరిశ్రమ వద్దకు చేరుకుని కార్మికులను అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

చింతా ప్రభాకర్‌కే 'మా మద్దతు'

నవతెలంగాణ-సదాశివపేట



బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు రవికుమార్ తన అనుచరులతో కలిసి రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకం ను కలిసి.. తమ మద్దతు ఆయనకే ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. చింతా ప్రభాకర్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజాసేవ చేశారని కొనియాడారు. అలాంటి ఆయన్ను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొత్తగొల్ల ఆంజనేయులు, గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ, నర్సింలు, ఆంజనేయులు గౌడ్, వార్డ్ మెంబర్ భిక్షపతి, రవి, శ్రీరామ్, మల్లేశం, ప్రేమ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

నిన్న కాంగ్రెస్‌లో.. నేడు బీఆర్ఎస్‌లోకి



నవతెలంగాణ-జహీరాబాద్

మాజీమంత్రి చంద్రశేఖర్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన పస్తాపూర్ గ్రామ ప్రముఖులు శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ వై.నరోత్తం సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిని నరోత్తం పిలిపించి.. ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగొద్దని నచ్చజెప్పి 150 మందిని తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మసూద్ హుస్సేన్, కవేలి క్రిష్ణ, యస్, గోపాల్, మాణిక్ ప్రభు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



రేపు గంజి మైదాన్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ

ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే

300 వందల డప్పులతో స్వాగతం.. 5వేల బైక్‌లతో ర్యాలీ

పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

నవతెలంగాణ-కొండాపూర్

సంగారెడ్డిలోని గంజి మైదానంలో కాంగ్రెస్ పార్టీ రేపు(ఆదివారం) బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రి వద్ద సుమారు 300 డప్పులతో ఘన స్వాగతం పలకాలన్నారు. అంతేకాకుండా హెలిప్యాడ్ నుంచి గంజి మైదాన్‌లో జరిగే బహిరంగ సభ వరకు సుమారు 5 వేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతీ మండలం నుంచి సుమారు 5 వేల మందిని.. అలాగే సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో 5 వేల మందిని బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని బ్లాక్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సూచించారు. నియోజకవర్గంలో గల 32 తండాల నుంచి గిరిజన మహిళలు తమ సాంప్రదాయ వేషధారణతో ఖర్గేకు స్వాగతం పలకాలన్నారు. ఈ బహిరంగ సభకు పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, శాసనసభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హాజరవుతున్నారన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, సదాశివ పేట, కొండాపూర్, కంది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-జిన్నారం

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సూరారంలోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జిన్నారం బీఆర్ఎస్ నాయకుడు, ఉపసర్పంచ్ నీలం సంజీవను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, స్థానికులు నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

జూటా మాటలకు కాంగ్రెస్ నిలువుటద్దం

- ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు వెతలు.. కరెంటు కోతలు తప్పవు
- కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు
- ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్‌లో పాల్గొన్న మంత్రి





నవతెలంగాణ-వట్‌పల్లి

కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాలకు.. జూటా మాటలకు నిలువుటద్దం అని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దసరా పండుగను పురస్కరించుకుని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.. వట్‌పల్లి మండలంలోని పోతులబొగుడ శివారు సరిహద్దు చేవెళ్ల సమీపంలో గల ఓ జిన్నింగ్ మిల్లులో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆందోల్ నియోజకవర్గ అభ్యర్థిగా రెండోసారి చంటి క్రాంతి కిరణ్‌ను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. చంటిని మొదటిసారి గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇచ్చినట్టుగానే.. ఈసారి కూడా గెలిపించి రెండోసారి బహుమతిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు వట్టి బూటకమని.. పచ్చి మోసమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాలకు, జూటా మాటలకు నిలువుటద్దం అని ఆరోపించారు. కాంగ్రెస్ మాటలను నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు వెతలు.. కరెంటు కోతలు తప్పవన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు గంటలకు మించి రైతులకు కరెంటు సరఫరా చేయలేకపో తున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పటేల్, జడ్పీ చైర్‌పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, బ్రేడ్ కార్పొరేషన్ చైర్మెన్ భిక్షపతి, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ-వట్‌పల్లి



కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదల సంక్షేమం, అభివృద్ధి జరిగిందని.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమం అందుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని మేడికుంద శివారులో గల నిరస్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018లో స్థానిక నినాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన చంటి క్రాంతి కిరణ్ పేదల భూములను కబ్జా చేశారని.. ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆందోల్ నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని హరీశ్‌రావు పాదాల వద్ద తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయికోడు మండల కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ కళాశాలను, జోగిపేటకు చెందిన మహిళ కళాశాలను సిద్దిపేటకు తరలించుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. వారి మాటలు మరోమారు నమ్మి ఆగం కావొద్దని.. చేయి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే.. వట్‌పల్లి మండలానికి 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల కేంద్రంలో డివైడర్ నిర్మాణం, ఇరువైపులా సైడ్ డ్రెయిన్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దామోదర్ కూతురు త్రిష, రేగోడు, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్.మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

నవతెలంగాణ-కోహీర్

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి.. అధికారంలోకి రావడం ఖాయం అని మాజీ మంత్రి, జహీరా బాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని సేడేగుట్ట తండా, సిద్దాపూర్ తండా, గొట్టిగార్‌పల్లి, వర్దపల్లి, బడంపేట, మనియార్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. అనంతరం గొట్టిగార్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్సీ సెల్ వైస్‌చైర్మెన్ రచయ్య సూచనతో కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువా కప్పి పార్టీలోకి చంద్రశేఖర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోహీర్ మండ లాధ్యక్షుడు రామ లింగారెడ్డి, జెడ్పీటీసీ గురుగ బాయి రాందాస్, ఎంపీపీ మాధవి, టీపీసీసీ రాష్ట్ర ఎస్సీవైస్ చైర్మెన్ బ్యాగారి రచయ్య, పార్టీ మండలాల అధ్యక్షులు నర్సింహ రెడ్డి, హన్మంత్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.

30న ఖేడ్‌లో ప్రజా ఆశీర్వాద సభ

నవతెలంగాణ-నారాయణఖేడ్‌రూరల్



నారాయణఖేడ్ పట్టణంలో ఈనెల 30న ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతుండగా.. సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ సభకు.. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం,సర్పంచ్‌లు సంగప్ప, రాజు, ఎంపీటీసీలు రాజు నాయక్,మాజీ ఎంపీటీసీ సంజీవ్ సాగర్,పార్టీ సీనియర్ నాయకులు హిదాయత్ అలి,వంశీధర్ రెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్,యువ నాయకులు దత్తు తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు, హక్కుల సాధనకు దేశవ్యాప్త ఉద్యమం



నవతెలంగాణ-సంగారెడ్డి

రాజ్యాంగం, రిజర్వేషన్లు, హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించడానికి సన్నద్ధంగా శుక్రవారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బి.ప్రసాద్ హాజరై మాట్లాడారు. దళిత, గిరిజన, మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్త పోరాటాలు నిర్వహించబోతున్నామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య హక్కులు హరించబడు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం స్థానంలో మనువాదన్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగం స్థానంలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ దేశ సంపదనంతా కొద్ది మంది వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారన్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని.. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కూలీ రూ.600 ఇవ్వాలని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ.. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లోనే దళితులు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి 125 గజాల స్థలం ఇవ్వాలన్నారు. కౌలు రైతులందరికీ హక్కులు కల్పించాలన్నారు. వీటితో పాటు పలు డిమాండ్ల సాధనకు డిసెంబర్ 4న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని.. పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, దళిత సామాజిక సంఘాల సీనియర్ నాయకులు నాగన్న, అంబేద్కర్ స్టడీ ఫోరం జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య, నాయకులు న్యాయవాది దర్శన్, మల్లేశం, మహిళ సంఘాల రాష్ట్ర నాయకురాలు లక్ష్మితో పాటు పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్, వ్యవసాయ సంఘం నాయకులు శివకుమార్, ప్రవీణ్, చంద్రన్న, ఏసోబు డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాల్‌రాజ్, నాయకులు సుజాత,మహేష్, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా రామాచారి

నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)



మనోహరాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జొన్నోజి రామాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకన్నట్టు ప్రదాన కార్యదర్శి రాగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మనోహరాబాద్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలను దండుపల్లి వద్ద నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్షులుగా రామాచారి(సాక్షి), ప్రదాన కార్యదర్శిగా రాగిశెట్టి శ్రీనివాస్ (నవతెలంగాణ), ఉపాధ్యక్షులుగా తిగుల్ల శ్రీకాంత్ (నమస్తే తెలంగాణ), శివకృష్ణాగౌడ్ (నగర నిజం), కార్యదర్శిగా నరేష్ (ఆంధ్రజ్యోతి), కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్‌చారి, భరత్‌గౌడ్, (వెలుగు), శ్రావణ్ (టీజీఎన్), నర్సింహ (మనతెలంగాణ), నవీన్ (సాక్షి టీవి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు మాట్లాడుతూ విలేఖరుల సంక్షేమం కోసం మాత్రమే ప్రెస్ క్లబ్‌ను వేయడం జరిగిందని విలేఖరుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విలేఖరులు పాల్గొన్నారు.

బడ్జెట్ లేక కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం

కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనంపై దామోదర్ అగ్రహం

నవతెలంగాణ-బెజ్జంకి



ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకా కాంగ్రెస్ పార్టీ రైతుబంధు నిలిపివేసిందని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తుందని రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అగ్రహ వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు నిలిపివేయాలని కుట్రపూరితంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం వారి విజ్ఞతకు నిదర్శనమన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడంలో శ్రద్ధ వహించకుండా కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నీచపు రాజకీయాలకు ఊతం పోస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు రత్నాకర్ రెడ్డి, జనాగం శంకర్, రొడ్డ మల్లేశం, మంకాల ప్రవీన్, చెలుకల నరేందర్ రెడ్డి, మైల ప్రభాకర్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదు

నవతెలంగాణ-తొగుట



బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధికి నోచుకో లేదని బీజేపీ మండల అధ్యక్షులు తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రం అన్నారు. శుక్రవారం మండలంలోని గుడికందుల గ్రామంలో బీజేపీ తొగుట మండల అధ్యక్షులు చిక్కుడు చంద్రం ముదిరాజ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ, పన్న ప్రముఖులు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిక్కుడు చంద్రం ముదిరాజ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదని, కనీసం ఇస్తానన్న హామీలు మరచి ఈరోజు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విభీషన్ రెడ్డి ఉన్నారు.

బాధిత కుటుంబాలకు కౌన్సిలర్ సాయం

నవ తెలంగాణ-దుబ్బాక



దుబ్బాక పురపాలిక కేంద్రంలోని 15వ వార్డులో పలు కారణాలతో మరణించిన పాతూరి భూపతిరెడ్డి, లక్కిరెడ్డి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులను కౌన్సిలర్ పల్లె మీనా రామస్వామి గౌడ్ శుక్రవారం పరామర్శించారు. మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు ఈ రెండు కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యాన్ని అందించామని కౌన్సిలర్ తెలిపారు. బీఆర్ఎస్ 32 వ బూత్ అధ్యక్షులు మంతూరి చంద్రశేఖర్, వీరబత్తిని రాజు, కాల్వ బాలకిషన్, మచ్చ రాజు, బడుగు బిక్షపతి, జగ్గారి శ్రీనివాస్, గుడికందుల రాజిరెడ్డి పలువురున్నారు.

ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు

నవతెలంగాణ-తొగుట



దుబ్బాకలో బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమై పోయిందని, మెజారిటీ పైనే దృష్టి సారిస్తున్నామని మండలంలోని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ సిరినేని గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు వెల్పుల స్వామిలు పేర్కొన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అడ్డాగా ఉందని, భారీ మెజారిటీ తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, సిద్దిపేట ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకరవర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు బోధనం కనకయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి రాంరెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, నాయకులు పాల లక్ష్మణ్ గౌడ్, బక్క కనకయ్య, సుతారి రమేష్, పి శ్రీనివాస్ రెడ్డి, ఐలయ్య, కుర్మ పోచయ్య, బుర్ర నర్సింహులు గౌడ్, గంటారవీందర్, నందారం నరేందర్ గౌడ్,కుమార్ సీటు, బుర్ర నర్సింహులు గౌడ్, ప్రవీణ్, భాస్కర్, మోహినొద్దీన్, నారాయణ, మల్లేశం, ప్రవీణ్, నీరజ్, అనువర్, గౌస్, అరిఫ్, పాష భాస్కర్, ఇస్తారి, కనకరాజు పాల్గొన్నారు.

ఓర్వలేక మైనారిటీలపై దాడులు

ఎస్.డి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి

నవతెలంగాణ-గజ్వేల్



పేదలకు కుల, మతాలకు అతీతంగా సేవ చేస్తున్న సంఘ సేవకురాలు ఎస్.డి.ఎఫ్ సభ్యురాలు మహ్మద్ సుల్తాన ఉమర్‌పై బీజేపీ విమర్శించడం ఖండిస్తున్నామని సోషల్ డెమోక్రాటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు బీజేపీ కార్యకర్త కొత్తిండ్ల సత్యంను వెంటనే అరెస్టు చేయాన్నారు. బీజేపీ పార్టీ ఓర్వలేకనే మైనార్టీలపై దాడులు చేస్తుందన్నారు. ఏ మనిషి కూడా వ్యక్తిగతంగా దూషించడం, కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ముస్లిం మైనారిటీ, దళితులపైన దాడులు, అరాచకాలు అనేకం చేస్తుందని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ రాష్ట్ర నాయకులు ఖలీదా పర్వీన్, రచయిత స్కైబాబా, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన పాల్గొన్నారు.

హలో మాదిగ చలో ఇంద్ర పార్క్ యుద్ధభేరి విజయవంతం చేయాలి

నవతెలంగాణ-తొగుట



హలో మాదిగ చలో ఇంద్ర పార్క్ యుద్ధభేరి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సిద్ధిని రాజమల్లయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండల కేంద్రంలో హలో మాదిగ చలో ఇంద్ర పార్క్ మాది గల యుద్ధభేరి నవంబర్ 5వ తేదిన జరిగే సభ కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమైన వాటాకై ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ డిక్లరేషన్ ప్రకటించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు మాదిగలకు 23 సీట్లు కేటాయించాలని, ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొంబాయి వెంకట్, సిద్ధిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల కృష్ణ, తొగుట మండల అధ్యక్షులు లింగాల మహేష్ మాదిగ, సీనియర్ నాయకులు లింగాల స్వామి, కాసర్ల నర్సింలు, చందాపూర్ బాల్‌నర్సు పాల్గొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిక

నవతెలంగాణ-మద్దూరు



మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ డిసిసి జనగామ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు జడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్, బెక్కల్ సర్పంచ్ కూకట్ల బాలరాజు యాదవ్, సలాక్ పూర్ ఎంపిటిసి ఇర్రి రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు కామిడీ జీవన్ రెడ్డి, మేక మల్లేశం, లాకావత్ యాదగిరి నాయక్, జీడి కంటి సురేష్, రామడుగు బాలరాజు, పిఏసిఎస్ మాజీ చైర్మన్ కామిడీ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దాసరి పద్మా రెడ్డి, కామెడీ రమణారెడ్డి, ఇర్రి నరసింహారెడ్డి, కనక చంద్రం, శ్రీశైలం, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

మూడోసారి ముఖ్యమంత్రిని చేసే అదృష్టం గజ్వేల్‌కు దక్కింది



నవతెలంగాణ-జగదేవపూర్ : మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షులు రచర్ల నరేష్ విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పక్షాల మాయలో పడి అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను మరిచిపోవద్దని, గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ హాయంలో గజ్వేల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా 24 గంటల విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ కి మాత్రమే దక్కిందన్నారు. ఈ సమావేశంలో పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపిటీసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సర్పంచ్ లు వెంకట్రామిరెడ్డి, లావణ్య మల్లేశం, నాయకులు చందు పాల్గొన్నారు.

బ్యాంకు సేవలు అభినందనీయం



నవతెలంగాణ-సిద్దిపేట

యూనియన్ బ్యాంకు ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు సహకారంతో నిర్మించిన రెండు వాష్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ వికాష్, సిబ్బంది వీర రాఘవ, సంజయ్ చౌదరి, పి.కె సింగ్, సత్యజిత్, భరత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గజ్వేల్

మండలంలోని జాలిగామ గ్రామనికి చెందిన కుమ్మరి కనకయ్య వారి కుమారుడు భాస్కర్ ఇటీవల కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బెండే మధుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం రూ.50 వేలు మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశానుసారం ఆర్థిక సహాయం అందించారు. అదేవిదంగా శేరిపల్లి గ్రామానికి చెందిన మంద భూపాల్, రిమ్మనగూడా గ్రామానికి చెందిన ఎంకపల్లి రాజయ్య ఇటివలె మరణించగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బొల్లారం ఎల్లయ్య, బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ శివయ్య, ఎంపీటీసీ రాజిరెడ్డి నాయకులు అశోక్ రావు, బీమప్ప శ్రీనివాస్ రెడ్డి, రాజాగౌడ్, ఆంజనేయులు, మల్లయ్య, నరేందర్ రెడ్డి, బాల్రాజు గౌడ్, కనకయ్య, యశ్వంత్ పాల్గొన్నారు.

అమరుల త్యాగఫలమే తెలంగాణ

నవతెలంగాణ-దౌల్తాబాద్

దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అందుకు దుబ్బాక ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు కోరారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రాల సోఫా నుంచి రామారం ఇటువైపు ఇందుప్రియల్ గొడుగుపల్లి వరకు రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయని అందుకే గ్రామాలలోకి బస్సులు రాక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. గొడుగుపల్లి లింగాయపల్లి తాండ గ్రామల ప్రజలు తనకు గొప్పగా స్వాగతం పలికి తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2014లో 10 సంవత్సరాల క్రితం ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఏ ఒక్క రోజైనా గొడుగుపల్లి గ్రామ పంచాయతీలో అడుగు పెట్టారా అని అడిగారు. ఎక్కడైతే పెద్ద లీడర్ ఉన్నారో వాళ్ళింటికి పెద్దపెద్ద కార్లు వెళ్లాయి కానీ గ్రామాలలోకి వచ్చి సమస్యలు అడిగారా అని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నో హామీలను ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. దళితులకు దళిత బంధు, బీసీలకు రూ.లక్ష రుణం, దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వంటి పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్



చింతమడకలో ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. దుబ్బాక ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర మొత్తం మీద 60 లక్షల ముదిరాజుల కుటుంబాలుంటే ఒక్కరికంటే ఒక్కరికి ముదిరాజులకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదన్నారు. ముదిరాజులవి 60 లక్షల ఓట్లు ఉంటే మీకు చేప పిల్లలు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ లేక ముందు చేప పిల్లలు లేవా అని ప్రశ్నించారు. ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితం వల్ల సాధించుకున్న తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.